
సాక్షి అనకాపల్లి

గురువారం ‣ 10 ‣ అక్టోబర్ ‣ 2024



పుస్తకావిష్కరణ

సీతంపేట : ప్రొ.ప్రసన్నకుమార్ రచించిన డైలాగ్ అండ్ డెమోక్రసీ 5వ సంపుటిని విశాఖ పౌర గ్రంథాలయంలో బుధవారం ఆవిష్కరించారు.



ఎరుకుమాంబకు జలాభిషేకం

సీతమ్మధార: విశాఖ దొండపర్తిలో వెలసిన ఎరుకుమాంబ అమ్మవారికి బుధవారం భక్తులు స్వహస్తాలతో జలాభిషేకం చేశారు.



అప్పన్న సన్నిధిలో సినీ హీరో

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సినీ హీరో సుధీర్‌బాబు బుధవారం దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు.

న్యూస్‌రీల్

అవంతి హెచ్‌వోడీకి లెఫ్టినెంట్ ర్యాంక్



హరికిరణ్

మాకవరపాలెం: అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగం హెచ్‌వోడీగా పనిచేస్తున్న హరికిరణ్‌కు ఆర్మీ వింగ్ నుంచి లెఫ్టినెంట్ ర్యాంకు లభించింది. ఆయన అవంతి కళాశాలలో హెచ్‌వోడీతోపాటు ఎన్‌సీసీ కేర్‌టేకర్ అధికారిగా పని చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో హరికిరణ్ 75 రోజులపాటు మిలటరీ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం లెఫ్టినెంట్‌గా ర్యాంకు లభించింది. బుధవారం శిక్షణ ముగింపు సందర్భంగా మేజర్ జనరల్ కపిల్‌జిత్‌సింగ్ రాథోడ్ చేతుల మీదుగా లెఫ్టినెంట్ ర్యాంకు అందుకున్నట్టు హరికిరణ్ తెలిపారు. ఆయనను కళాశాల ప్రిన్సిపాల్ సి.మోహన్‌రావు, అధ్యాపకులు అభినందించారు.

విజయవాడ-శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లు



తాటిచెట్లపాలెం (విశాఖ): పండగల రద్దీ దృష్ట్యా విజయవాడ-శ్రీకాకుళంరోడ్-విజయవాడ మధ్య ఆయా తేదీల్లో స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. విజయవాడ-శ్రీకాకుళం రోడ్(07215) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 10, 11, 12, 14, 15, 16, 17వ తేదీల్లో రాత్రి 8 గంటలకు విజయవాడలో బయల్దేరి తెల్లవారు 1.28 గంటలకు దువ్వాడకు, ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్- విజయవాడ(07216) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ శ్రీకాకుళం రోడ్‌లో ఈ నెల 10, 11, 12, 13, 15, 16, 17, 18వ తేదీల్లో ఉదయం 6.30 గంటలకు బయల్దేరి ఉదయం 9.30 గంటలకు దువ్వాడకు సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

కోర్సు కో-ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

మహారాణిపేట (విశాఖ): కేజీహెచ్, ఏఎంసీలోని నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ సెంటర్‌లో కోర్సు కో-ఆర్డినేటర్ ఉద్యోగానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నెలకు రూ.40 వేల జీతం చెల్లిస్తారు. నెల్స్ స్కిల్ ల్యాబ్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 18లోగా పరిపాలన కార్యాలయం, ఆంధ్రా మెడికల్ కాలేజీలో దరఖాస్తులు సమర్పించాలి. వివరాలు, దరఖాస్తు కోసం https://amc.edu.in/ ను సందర్శించాలని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు ఓ ప్రకటనలో సూచించారు.

యథా నేత.. తథా మేత



ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. రాజకీయ నాయకులు పోస్టింగులకు డబ్బులు దండుకుంటే.. వారి అండదండలతో కీలక పోస్టింగులు దక్కించుకున్న అధికారులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ప్రజలకు సేవ చేయాల్సిన పోలీస్ అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. తాను నిర్మిస్తున్న విశాల భవంతికి అన్ని సమకూర్చుకునే పనిలో ఓ సీఐ.. పాత పరిచయాలతో మరోసారి నెలవారీ మామూళ్లు షురూ చేశారు మరో సీఐ. గంజాయి బ్యాచ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగే ఎస్‌ఐ... ప్రతీ రోజూ ఉదయం ఠంచన్‌గా ఓ నేత వద్ద హాజరు వేసుకుని, తర్వాత కలెక్షన్ల మొదలెడుతోంది మరో సీఐ.. వీరి వసూళ్లతో ఆయా పోలీస్‌స్టేషన్లు అవినీతికి అడ్డాగా మారిపోయాయి. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు పోలీస్‌స్టేషన్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

- తాను నిర్మిస్తున్న భవంతికి కలెక్షన్లు మొదలెట్టిన ఓ సీఐ
- మరో సీఐ గంజాయి బ్యాచ్, క్వారీ యజమానుల నుంచి వసూళ్లు
- ఉదయాన్నే ఓ నేతకు సెల్యూట్ చేసి విధులకు వెళ్లే ఇంకో సీఐ
- మామూళ్ల మేత మేస్తున్న ఎస్‌ఐ
- ఏరికోరి పాత పోస్టింగుల్లోకి..

ఒక వైపు కూటమి నేతలు అందినకాడికి ఇసుక, మద్యం, అధికారుల పోస్టింగ్ వ్యవహారాల్లో జేబులు నింపుకుంటుంటే.. వారి సిఫారసులతో పోస్టింగ్‌లు దక్కించుకున్న అధికారులు అదే బాటలో పయనిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెందుర్తి నియోజకవర్గంలోని ఓ సీఐ విశాలాక్షినగర్‌లో నిర్మిస్తున్న తన సొంత ఇంటికి అవసరమైన సామగ్రిని.. స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారికి అంటగడుతున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు క్వారీ యజమానులతో కుమ్మక్కై అక్రమాలకు సహకరిస్తూ.. భారీగా లబ్ధి పొందుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక నర్సీపట్నం నియోజకవర్గంలోని సీఐ ఉదయం లేవగానే అధికార పార్టీ నేత వద్ద హాజరు వేసుకుంటూ అక్కడి నుంచే ఎస్పీ టెలీ కాన్ఫరెన్స్‌కు సైతం హాజరవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో అనకాపల్లి జిల్లాలో ఏ స్టేషన్‌లో అయితే నాలుగున్నరేళ్లు పోస్టింగ్‌లో ఉన్నారో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్టేషన్‌కు ఏరికోరి వేయించుకున్నారు మరో సీఐ. ఆయన వచ్చిన వెంటనే క్వారీ యజమానుల నుంచి భారీగా వసూళ్లకు తెగబడుతున్నట్టు తెలుస్తోంది. సర్వీసు నిబంధనల మేరకు లూప్‌లైన్‌కే పరిమితం కావాల్సిన ఓ ఎస్‌ఐ అయితే అధికార పార్టీ నేతల ఆమ్యామ్యాలతో కీలకస్టేషన్ దక్కించుకున్నాడు. మొత్తంగా యథా రాజ.. తథా మేమంటూ పోలీసు అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతుండటం చర్చనీయాంశమైంది.

పాత పరిచయాలతో అక్రమాలకు తెర

అనకాపల్లి జిల్లాలోని మరో సీఐ గతంలో నగరంలో కీలక విభాగంలో పనిచేసిన సమయంలో బ్లాక్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠా, రేషన్ మాఫియా ముఠా నుంచి భారీగా మామూళ్లు దండుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లి జిల్లా పరిధిలో నాలుగున్నరేళ్లు పనిచేసిన స్టేషన్‌లో ఇప్పుడు మరోసారి పోస్టింగ్ దక్కించుకున్నారు. ఈ స్టేషన్ పరిధిలోని క్వారీ యజమానులతో పాటు గంజాయి సరఫరా బ్యాచ్‌తో మంచి సంబంధాలు ఉన్న ఈ సీఐ.. మరోసారి అక్కడే పట్టుబట్టి మరీ పోస్టింగ్ దక్కించుకున్నారు. వచ్చిన వెంటనే పాత పరిచయాలతో అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆమ్యామ్యాలతో కీలక స్టేషన్‌కు ఎస్‌ఐ

గతంలో ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహించిన సమయంలో గంజాయి వ్యవహారాల్లో హస్తం ఉందనే ఆరోపణలతో నాలుగు లైఫ్ ఇంక్రిమెంట్లలో కోత పడిన ఎస్‌ఐ.. ఇప్పుడు కీలకమైన స్టేషన్‌లో పోస్టింగ్ దక్కించుకోవడంతో పాటు గంజాయి, క్వారీ యజమానుల నుంచి మామూళ్లు మొదలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వీసు నిబంధనల మేరకు ఆ ఎస్‌ఐని లూప్‌లైన్‌కే పరిమితం చేయాల్సి ఉన్నప్పటికీ.. అధికార పార్టీ నేతల అమ్యామ్యాలతో కీలకస్టేషన్ దక్కించుకున్నారు.

భవన నిర్మాణ ఖర్చంతా వసూలు

పెందుర్తి నియోజకవర్గంలో పనిచేస్తున్న ఓ సీఐ నగరంలోని విశాలాక్షినగర్‌లో భారీ వాణిజ్య, నివాస భవంతి నిర్మిస్తున్నారు. గతంలో విజిలెన్స్ విభాగంలో పనిచేసిన సమయంలో ఆయన చేతివాటం ఒక రేంజ్‌లో ఉండేదనే విమర్శలున్నాయి. ఇప్పుడు ఆయన చేతివాటం దెబ్బకు సమస్య చెప్పుకునేందుకు బాధితులు భయపడే పరిస్థితి నెలకొంది. ఆయన నిర్మిస్తున్న భవంతి స్థలం విలువే కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. మరికొన్ని కోట్లు వెచ్చించి ఇక్క భారీ భవంతి నిర్మిస్తున్నారు. నిర్మాణ ఖర్చు మొత్తం స్టేషన్‌కు వచ్చే బాధితులు, క్వారీ యజమానుల వద్దే వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఎస్పీ కాన్ఫరెన్స్‌కూ అక్కడి నుంచే..

అనకాపల్లి జిల్లాలోని ఓ సీఐ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో అదే స్టేషన్‌లో ఏకంగా నాలుగేళ్లు పనిచేసిన ఈ సీఐను.. ఏరికోరి మరీ అక్కడే వేయించుకున్నారో నేత. ఇందుకు కారణం ఆ నేత మాట తూ.చ. తప్పకుండా పాటించడమే. అంతేకాకుండా గంజాయి వ్యవహారంలో తనకు తెలిసిన సమాచారం మొత్తం ఆ నేత కుటుంబ సభ్యుల్లో ఒకరికి పూసగుచ్చినట్టు చెప్పడంతోపాటు వారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. గతంలోనూ గంజాయి రవాణాలో ఎవరు దొరికినా.. ఆ నేత కుటుంబ సభ్యుల్లో ముఖ్యుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు తప్పించేవారనే ఆరోపణలున్నాయి. ఆ నేత ఇంటి వద్దకు ఉదయమే వెళ్లి సెల్యూట్ కొట్టి విధుల్లోకి ఎక్కే ఈ సీఐ.. ఏకంగా ప్రతి రోజూ ఎస్పీ నిర్వహించే కాన్ఫరెన్స్‌కు సైతం అక్కడి నుంచే హాజరవుతుండటం గమనార్హం.

తల్లీ.. నిన్ను దలంచి..

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజు అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. జిల్లావ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో విశేషంగా పూజలు జరిగాయి. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని వాగ్దేవికి పూజలు చేశారు. -అనకాపల్లి



సరస్వతీదేవి అవతారంలో అనకాపల్లి సతకంపట్టు కనకదుర్గమ్మ



నూకాంబిక అమ్మవారి ఆలయంలో సరస్వతీ పూజలో పాల్గొన్న విద్యార్థులు

సబ్సిడీ ధరలకు నిత్యావసరాలు

- ఉల్లి, టామాటా, నూనెల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు
- ధరల నియంత్రణకు నిరంతర తనిఖీలు
- అధికారులు, వ్యాపారుల సమావేశంలో జేసీ జాహ్నవి



ధరల నియంత్రణపై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జేసీ జాహ్నవి

తుమ్మపాల: నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ జాహ్నవి చెప్పారు. కలెక్టరేట్‌లో నిత్యావసర సరకులు ధరల నియంత్రణపై పౌర సరఫరాలు, మార్కెటింగ్, తూనికలు కొలతల శాఖల అధికారులు, హోల్‌సేల్ వ్యాపారులు, షాపింగ్ మాల్స్ ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఉల్లిపాయలు, టమాటా, వంటనూనెలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కౌంటర్లలో సరుకులను సాధ్యమైనంత తక్కువ ధరలకు అందించాలని వ్యాపారులకు సూచించారు. సరకుల కృత్రిమ కొరత సృష్టించకుండా అధికారుల కమిటీ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సరుకుల స్టాకు, అమ్మకాలపై రోజువారీ నివేదిక అందించాలని తూనికలు కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక కౌంటర్లలో సరుకుల విక్రయాలకు హోల్‌సేల్ మార్కెట్లో సమాచారం సేకరించి సరకుల ధరలు నిర్ణయించాలని మార్కెటింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాలు, మార్కెటింగ్, లీగల్ మెట్రాలజీ శాఖల ఆధ్వర్యంలో అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలిలో సబ్సిడీ ధరలపై ఉల్లిపాయలు, టమాటా, వంటనూనెల విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి హోల్‌సేల్ మార్కెట్‌లు, అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ల ద్వారా ఉల్లిపాయలు కేజీ రూ.60, టమాటా రూ.52, పామోలిన్ నూనె లీటరు రూ.117, ఫ్రీడం సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.126, వేరుసెనగనూనె రూ.155 చొప్పున అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గల మోర్, రిలయన్స్, డీమార్ట్, విశాల్ అవుట్‌లెట్‌లలో కూడా ఇవే ధరలకు సరుకులు లభిస్తాయన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి టి.వి.ఎల్.ఎస్.మూర్తి, సివిల్ సప్లయి జిల్లా మేనేజర్ పి.జయంతి, మార్కెటింగ్, తూనికలు కొలతల శాఖల అధికారులు, హోల్‌సేల్ వ్యాపారులు, షాపింగ్ మాల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

గంజాయి రవాణాపై మరింత నిఘా

- ఆధునిక సాంకేతికతతో డైనమిక్ వెహికల్ చెకింగ్
- గంజాయి రైతులకు ప్రత్యామ్నాయం చూపాలి
- సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన పెరగాలి
- ఎస్పీల సమావేశంలో డీఐజీ గోపీనాథ్ జట్టి



సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీ నుంచి గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెంచి, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆదేశించారు. బుధవారం విశాఖ రేంజ్ పరిధిలోని అనకాపల్లి, విజయనగరం, అల్లూరి, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి నియంత్రణలో భాగంగా డైనమిక్ వెహికల్ చెకింగ్‌ను ఆకస్మికంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రేంజ్ పరిధిలో ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలని, గంజాయి పండించే రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు 'సంకల్పం' కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని, స్నిఫర్ డాగ్స్‌తో ఇప్పటికే గుర్తించిన హాట్ స్పాట్ల వద్ద తనిఖీలు చేయాలన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయాలన్నారు. పేకాట స్థావరాలపై కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి, దాడులు నిర్వహించాలని జిల్లాల ఎస్పీలను రేంజ్ డీఐజీ ఆదేశించారు.

దీపావళి వస్తోంది జాగ్రత్త

దీపావళి పండగ సందర్భంగా బాణసంచా దుకాణాలు, గోడౌన్ల వద్ద భద్రత ప్రమాణాలను పర్యవేక్షించాలని డీఐజీ ఆదేశించారు. అనధికారంగా బాణసంచా విక్రయాలు జరగకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో నేరాలు ఎక్కువగా జరిగే ఏరియాలను గుర్తించి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రజలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేసే విధంగా చూడాలని, గతంలో నమోదైన సైబర్ కేసుల్లో బ్యాంకు అకౌంట్లలో ఫ్రీజ్ అయిన నగదు బాధితులకు తిరిగి చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దర్యాప్తులో ఉన్న హత్య కేసులు, లాంగ్ పెండింగ్ కేసులు, లైంగిక దాడులు, వరకట్న మరణాలు, పోక్సో కేసులను రేంజ్ డీఐజీ సమీక్షించి, దర్యాప్తు వేగవంతం చేయాలని జిల్లాల ఎస్పీలను విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆదేశించారు. ఈ జూమ్ కాన్ఫరెన్సులో అనకాపల్లి ఎస్పీ ఎం.దీపిక, అల్లూరి ఎస్పీ అమిత్ బర్దర్, విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్, శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సింహగిరిపై ఘనంగా ఆయుధపూజ

సింహాచలం : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జరుగుతున్న విజయదశమి మహోత్సవాల్లో భాగంగా మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. సింహవల్లీ తాయారు సన్నిధిలో ఈ పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. స్వామి ఆయుధాలైన గద, ధనస్సు, బాణం, కత్తి, పరశురామ గొడ్డలి, ఖైజార్ తదితర ఆయుధాలను ఉంచారు. విష్వక్సేణపూజ, పుణ్యాహవాచనం, ఆయుధ దేవాత ఆవాహనం, ఆరాధన నిర్వహించారు. అనంతరం పూజలో ఉంచిన ఆయుధాలను సింహవల్లీ తాయారుకి అలంకరించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు ఈ పూజ నిర్వహించారు. విజయదశమి వరకు సింహవల్లీ తాయారు సన్నిధిలోనే ఆయుధాలను ఉంచుతారు.

సెయిల్‌లో విలీనం చేయాల్సిందే



మాట్లాడుతున్న ఇంటక్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్

అగనంపూడి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ, పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో 1336వ రోజు రిలే దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కును ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించి సొంత గనులు కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో సెయిల్‌లో విలీనం చేయాల్సిందేనన్నారు. పరిరక్షణ కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, ఎస్.రామారావు మాట్లాడారు.

వంట గ్యాస్ లీక్ ప్రమాదంలో మరొకరి మృతి



మృతి చెందిన లోక్‌నాథ్ మూలి

యలమంచిలి రూరల్ : మంత్రిబంద ఫ్యూజన్ సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో కూలీల నివాసంలో ఈ నెల 5వ తేదీ రాత్రి వంటగ్యాస్ లీకై జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా సువానీ గ్రామానికి చెందిన లోక్‌నాథ్ మూలి(44) బుధవారం మృతి చెందినట్టు యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర మీడియాకు తెలిపారు. గత శనివారం రాత్రి ఫ్యూజన్ ఇటుకల తయారీ పరిశ్రమలో కూలీలు నివాసముంటున్న షెడ్లలో ఓ గదిలో వంట గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం జరగ్గా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ఈ నెల 6వ తేదీన మృతి చెందగా బుధవారం మరొకరు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మృతి చెందిన లోక్‌నాథ్ మూలికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం దినసరి కూలీలుగా ఇటుకల తయారీ పరిశ్రమలో చేరితే ప్రాణాలే కోల్పోవడం మృతుల కుటుంబీకులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గాయపడిన మరో కూలీ జి.కృష్ణారెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మృతులంతా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారికి మద్దతుగా ఎవరూ ఆందోళన చేయలేదు. దీనిని ఆసరాగా చేసుకున్న పరిశ్రమ యాజమాన్యం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఎంత ఇస్తున్నారో ఇప్పటి వరకు ప్రకటించలేదు.

'హిందీ' అమలులో విశాఖ పోర్టుకు మూడో స్థానం

సాక్షి, విశాఖపట్నం: అధికార భాష అమల్లో దేశంలోని ప్రధాన పోర్టుల్లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ(వీపీఏ) మూడో స్థానంలో నిలిచిందని డిప్యూటీ చైర్మన్ దుర్గేష్‌కుమార్ దూబే తెలిపారు. కేంద్ర నౌకాయాన, పోర్టులు, జలమార్గాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు పోర్టుల్లో అధికార భాషా ప్రయోగాన్ని ప్రోత్సహించడం, పర్యవేక్షించడంపై నిర్వహించిన హిందీ పక్షోత్సవాలు బుధవారంతో ముగిశాయి. పోర్టు అథారిటీ పరిపాలన కార్యాలయంలో జరిగిన ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో హిందీ ప్రయోగంలో విశాఖ పోర్టు అగ్రస్థానంలో నిలిచే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. చీఫ్ విజిలెన్స్ అధికారి స్వామి, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.

హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు

- నిర్వాహకులపై సీనియర్ సివిల్ జడ్జి ఆగ్రహం
- కాలం చెల్లిన మైదా పిండి వినియోగంపై చివాట్లు



యలమంచిలిలో హోటల్‌ను తనిఖీ చేస్తున్న సీనియర్ సివిల్ జడ్జి విజయ, న్యాయవాదులు



బేకరీ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీనియర్ సివిల్ జడ్జి విజయ

యలమంచిలి రూరల్: అపరిశుభ్ర పరిసరాల్లో వంటలు, కాలం చెల్లిన మైదాపిండితో కేక్‌ల తయారీ, కంపు కొడుతున్న వంట గదులు, నిర్వాహకుల నుంచి పొంతన లేని సమాధానాలు.. దీంతో ఆగ్రహానికి గురైన న్యాయమూర్తి హోటళ్లు, బేకరీల నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ స్వేచ్ఛలో భాగంగా బుధవారం మధ్యాహ్నం యలమంచిలి సీనియర్ సివిల్ జడ్జి పేపకాయల విజయ కార్మిక, పోలీసు శాఖల అధికారులతో కలిసి పట్టణంలోని కొన్ని హోటళ్లు, బేకరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఓ భోజన హోటల్‌లో అపరిశుభ్ర పరిసరాలు, కంపు కొడుతున్న వంటగదిని చూసి ఆమె ఇదేమి నిర్వహణ అని ప్రశ్నించారు. బాలకార్మికులెవరైనా పనిచేస్తున్నారా?అని ఆరా తీశారు. ఈ హోటల్‌లో పనిచేస్తున్న వంట మాస్టర్, మగ, ఆడ పనివాళ్లతో మాట్లాడారు. మగవారికి రోజుకు రూ.600, ఆడవారికి రూ.400 ఇస్తున్నట్టు తెలుసుకొని.. అందరికీ సమాన వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని నిర్వాహకులను నిలదీశారు. అనంతరం స్థానిక బస్ కాంప్లెక్స్ వద్ద ఉన్న పలు బేకరీలను జడ్జి తనిఖీ చేశారు. కాంప్లెక్స్ అవుట్ గేట్ వద్ద ఉన్న ఓ బేకరీలో గడువు తీరిన మైదా పిండి ఉపయోగించి కేకులు, ఇతర పదార్థాలు తయారు చేస్తున్నట్టు గమనించి యజమానిని నిలదీశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరాణా షాపు యజమాని కాలం చెల్లిన మైదాపిండి పంపించారని, దానిని వెనక్కు పంపించేద్దామనుకుంటున్నానని బదులిచ్చాడు నిర్వాహకుడు. తర్వాత మరో బేకరీలోకి వెళ్లిన జడ్జి విజయ.. అత్యంత ఇరుకుగా ఉన్న స్థలంలో అపరిశుభ్ర వాతావరణంలో పదార్థాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అలాగే బాగా పాతబడి, నల్లగా మాడిపోయిన గిన్నెలను వినియోగిస్తున్న నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి తనిఖీలు చేపట్టిన బేకరీల నిర్వాహకులను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక్కడ బేకరీల్లో తయారు చేస్తున్న పదార్థాలను అధిక ధరలకు అమ్ముతూ, నాణ్యత ప్రమాణాలు మాత్రం పాటించడంలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తనిఖీల్లో ఆమె వెంట యలమంచిలి బార్ అసోసియేషన్ కార్యదర్శి బి.హరిశంకర్రావు, ఉపాధ్యక్షుడు పి.వి.రమణ, పట్టణ ఎస్సై కె.సావిత్రి పాల్గొన్నారు.

క్లుప్తంగా

ఆత్యా-పాత్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక



జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన విద్యార్థులు

నర్సీపట్నం: పాండిచేరిలో జరిగే ఆత్యా-పాత్య జాతీయ స్థాయి పోటీలకు నర్సీపట్నం విద్యాంజలి స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆత్యా-పాత్య పోటీల్లో ఈ పాఠశాల విద్యార్థులు కె.మధుప్రియ, ఎం.ఓంప్రియ వర్షిణీ, ఎస్.మధు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో పాండిచ్చేరిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ముగ్గురు విద్యార్థులు పాల్గొంటారని స్కూల్ చైర్మన్ వై.అక్షణ్ కృష్ణ, కరస్పాండెంట్ వై.శాంతి తెలిపారు.

భారీ కొండ చిలువ హతం



చినసోంపురంలో స్థానికుల చేతిలో హతమైన కొండ చిలువ

దేవరాపల్లి: మండలంలోని తామరబ్బ పంచాయతీ శివారు చినసోంపురం గ్రామంలోకి మంగళవారం అర్ధరాత్రి భారీ కొండ చిలువ ప్రవేశించింది. సుమారు 15 అడుగులు మేర పొడవు ఉన్న కొండ చిలువ పశువుల పాకల వైపు వెళ్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. స్థానిక రైతులు బయటకు పంపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పశువులకు ప్రమాదం పొంచి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామస్తులు కర్రలతో కొట్టి కొండ చిలువను హతమార్చారు.

తైక్వాండోలో ఇద్దరికి బంగారు పతకాలు



పతకాలు సాధించిన మోహిత్, సుస్మితలను అభినందిస్తున్న తైక్వాండో క్లబ్ ప్రతినిధులు

యలమంచిలి రూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో యలమంచిలి పట్టణానికి చెందిన నగిరెడ్డి మోహిత్, పోలవరపు సుస్మిత ప్రతిభ కనబరిచారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వీరిద్దరూ ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు. విజేతలను బుధవారం యలమంచిలి తైక్వాండో క్లబ్ తరపున పలువురు క్రీడాకారులు, కోచ్‌లు అభినందించారు. తైక్వాండో క్లబ్ గౌరవాధ్యక్షుడు నగిరెడ్డి దొరయ్య, ఉపాధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని పెంచి ప్రోత్సహిస్తే ఇలాంటి పతకాలు మరెన్నో సాధిస్తారని అభిప్రాయపడ్డారు.

టెక్నాలజీ ఉండగా.. ఎందుకు బెంగ..

- డ్రోన్ సహాయంతో పురుగు మందు పిచికారీ
- సమయం, వ్యయం ఆదాతో మక్కువ చూపిస్తున్న రైతులు



జల్లూరులో డ్రోన్ ద్వారా పురుగు మందు స్ప్రే చేయిస్తున్న రైతు

కోటవురట్ల: వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. రైతుల ఆలోచనలు ఆధునిక టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్నాయి. ప్రధానంగా కూలీల కొరతతో రైతులు కొత్త విధానాలను ఆశ్రయిస్తున్నారు. విదేశాల్లో వ్యవసాయానికి ఎక్కువగా యంత్రాల వినియోగం ఉంది. ప్రస్తుతం మన ప్రాంతంలో కూడా ఆధునిక టెక్నాలజీపై రైతులు దృష్టి సారించారు. కూలీలను వారం రోజుల ముందే వెతుక్కోవడం, బతిమాలుకోవడం, టిఫిన్లు పెట్టి దగ్గరుండి తీసుకెళ్లడం ఇదంతా ఓ ప్రయాసగా మారింది. ఇలా ఎంత కాలం.. కాలంతోనే మనమూ మారాలి. ఇదే ఇప్పుడు రైతులు చేస్తున్న పని. ఇప్పటికే పాడి పశువుల పోషణకు అనేక యంత్రాలతో పాటు వరి చేలు కోసి నూర్చే యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కూలీల పని లేకుండానే ఎన్ని ఎకరాలైనా గంటలో నూర్చేసే యంత్రాలు ఉన్నాయి. ఇక పంటల సాగు ఆరంభం, మధ్యలో ఎరువులు, పురుగు మందుల స్ప్రే తప్పనిసరి. వీటికీ రైతుల కోసం ఓ నేస్తం రానే వచ్చింది. డ్రోన్ ద్వారా స్ప్రే చేసే విధానం అందుబాటులోకి రావడంతో రైతుల పని మరింత సులువైంది. జిల్లాలో డ్రోన్ స్ప్రేయర్లు అక్కడక్కడా కనిపిస్తుండగా.. నాతవరం మండలంలో కొంత మంది రైతులు సంఘంగా ఏర్పడి ఈ డ్రోన్ స్ప్రేయర్‌ను కొనుగోలు చేసి అద్దెకు ఇస్తున్నారు. ఈ స్ప్రేయర్ ప్రస్తుతం రైతులకు ఆపద్బాంధవిగా మారింది. ఒక ఎకరా పంటపై పురుగు మందు స్ప్రే చేయాలంటే స్ప్రేయర్‌ను వీపునకు కట్టుకుని ముఖమంతా గుడ్డతో కప్పుకుని గంటల తరబడి పొలంలో తిరుగుతూ స్ప్రే చేయాల్సివచ్చేది. ఈ స్ప్రే చేసే క్రమంలో కొంత మంది రైతులు అస్వస్థతకు గురయ్యేవారు కూడా. ప్రస్తుతం ఈ అవస్థ లేకుండా డ్రోన్ స్ప్రే అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల సమయం కూడా కలిసి రావడంతో రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జల్లూరు, యండపల్లి, అన్నవరం, బి.కె.పల్లి, పాములవాక ప్రాంతాలలో ప్రస్తుతం డ్రోన్ స్ప్రే సందడి చేస్తోంది. దీనిని నాతవరం నుంచి అద్దెకు తీసుకొచ్చి వినియోగిస్తున్నారు. ఎకరా పరిధిలో పురుగు మందు స్ప్రే చేయడానికి రూ.500 చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. మరికొన్నేళ్లలో నాట్లు వేయడం నుంచి కలుపుతీత, ఎరువులు వేయడం, నూర్పడం వంటి పనులు పూర్తిగా యంత్రాలతోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. ముమ్ముందు వ్యవసాయరంగంలో యంత్రాలే రాజ్యమేలే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నేత్రపర్వం.. వెంకన్న వసంతోత్సవం



వసంతోత్సవంలో పవిత్ర జలాలను భక్తులపై జల్లుతున్న అర్చక స్వాములు (ఇన్‌సెట్) ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

- ఘనంగా గరుడ వాహన సేవ

నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గరుడ వాహన సేవ ఘనంగా నిర్వహించారు. ఉభయ దేవేరులతో కూడిన స్వామివారిని ఇత్తడి గరుడ వాహనంపై ఉంచి తిరువీధి సేవలు జరిపారు. మధ్యాహ్నం చిన్నపల్లకిలో సుదర్శన పెరుమాళ్లను ఉంచి తిరువీధి సేవలు, గ్రామబలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం విశేష బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం జరిగింది. ఆలయంలో గల ఆస్థాన మండపంలో స్వామి వారిని వుంచి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం అనంతరం సప్త రుషుల ఆవాహనం నిర్వహించారు. ఏడు కలశాల్లో జలాన్ని బ్రహ్మకలశంలోకి పోసి స్వామివారితో పాటు తిరువీధిసేవ జరిపారు.

ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఇత్తడి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు భక్తులపై వసంతం చల్లుతూ తిరువీధిసేవలు నిర్వహించారు. వసంతాన్ని ఒకరిపై ఒకరు చల్లుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు పాల్గొన్నారు.

వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి



అనకాపల్లిలో వలంటీర్ల ర్యాలీ

- కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయాలి
- అనకాపల్లిలో భారీ ర్యాలీ

అనకాపల్లి : ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అనకాపల్లిలో ఏపీ ప్రజా గ్రామ, వార్డు వలంటీరు స్టేట్ అసోసియేషన్ జిల్లా నాయకులు వీవీ శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనకాపల్లిలో సీఐటీయూ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా నెహ్రూచౌక్ వరకూ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్లకు నెలకు రూ.10 వేలు జీతం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని 100 రోజుల పాలనలో అమలు చేయలేదన్నారు. వలంటీర్ల నాలుగు నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని, బలవంతంగా రాజీనామా చేయించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేసిన వలంటీర్ల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి పనిచేశామని వారు గుర్తుచేశారు. ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వలంటీర్ల సంఘాల నేతలు, సీఐటీయూ నేతలు పాల్గొన్నారు.

ఉద్యానవన శాఖ రాయితీలపై అవగాహన అవసరం



మర్రివలసలో రైతులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా ఉద్యానవన శాఖాధికారి ప్రభాకరరావు

కె.కోటపాడు: ఉద్యానవన శాఖ అమలు చేస్తున్న రాయితీలపై రైతులకు అవగాహన అవసరమని జిల్లా ఉద్యానవన శాఖాధికారి జి.ప్రభాకరరావు అన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలో మర్రివలస గ్రామంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయితీలను సద్వినియోగం చేసుకుని, ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. తమ సిబ్బంది గ్రామాల్లో రాయితీలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. అనంతరం సూదివలసలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం వ్యవసాయ సహాయ సంచాలకుడు వి.రవీంద్రనాథ్, మండల ఉద్యానవన శాఖాధికారి కిరణ్మయి, మర్రివలస సర్పంచ్ అప్పలనరసమ్మ, మాజీ సర్పంచ్ సూరిదేముడు, సూదివలస ఉపసర్పంచ్ వర్రె కొండబాబు, మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, వీహెచ్‌ఏ సౌజన్య, రైతులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

25 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత

- విలువ సుమారు రూ.12.50 లక్షలు



పోలీసులు పట్టుకున్న బియ్యం లోడుతో ఉన్న లారీ

నక్కపల్లి: తెల్లకార్డు కలిగిన వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని (కోటా బియ్యం) అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను నక్కపల్లి సీఐ కుమారస్వామి బుధవారం పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సీఐ కుమారస్వామి, సీఐ విభీషణ్‌రావులు తమ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. 25 టన్నుల లోడుతో వెళ్తున్న లారీని వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. పట్టుబడ్డ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. నక్కపల్లి పోలీసులకు పట్టుబడ్డ బియ్యం విలువ బహిరంగ మార్కెట్లో రూ.12.50 లక్షలు ఉంటుందని అంచనా. ఈ పీడీఎస్ బియ్యం వ్యాపారం నక్కపల్లి మండలంలో చాలా కాలంగా సాగుతోంది. మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న రైసు మిల్లుల్లో టన్నుల కొద్దీ కోటా బియ్యం బస్తాలు నిల్వ ఉంచి రీసైక్లింగ్ చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలు సందర్భాల్లో చినదొడ్డిగల్లు, ఉద్దండపురం, గొడిచర్ల తదితర ప్రాంతాల్లో గల రైసుమిల్లుల్లో ఇలా అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ ఈ బియ్యం వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. నక్కపల్లి, చందనాడ, సారిపల్లిపాలెం గ్రామాల్లో ప్రత్యేకంగా ఇళ్లను అద్దెలకు తీసుకుని వందలాది టన్నుల కోటా బియ్యాన్ని ఇక్కడ నిల్వ ఉంచి కత్తిపూడి, పత్తిపాడు, తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

దివ్యాంగుల గోడు పట్టని పీజీఆర్ఎస్

- కలెక్టరే నేరుగా వినతులు స్వీకరించాలి



మాట్లాడుతున్న సంఘం ప్రతినిధులు

తుమ్మపాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం (పీజీఆర్ఎస్) కలెక్టరేట్‌లో విఫలమైందని, ముఖ్యంగా దివ్యాంగులు కలెక్టర్‌కు తమ సమస్యలు తెలిపే అవకాశం కూడా ఇవ్వడం లేదని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరు యాదవ్ అన్నారు. పట్టణంలో సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అనేక ప్రయాసలతో కలెక్టరేట్‌కు వస్తే కనీసం సమస్యను విన్నవించుకునే వెసులుబాటు ఇవ్వడం లేదన్నారు. కలెక్టరేట్‌లో మొదటి అంతస్తులో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి చేరుకోవడానికి లిఫ్ట్ సౌకర్యం కల్పించడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి మానవతా దృక్పథంతో దివ్యాంగుల వినతులు నేరుగా స్వీకరించాలని కోరారు. అవకాశం ఉంటే పట్టణంలో అందరికీ అందుబాటులో ఉండే గాంధీనగరం ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి మెల్లి చంద్రశేఖర్, కరణం శివ, కోనేటి భార్గవ్, దూళి శివ పాల్గొన్నారు.

లారీని ఢీకొట్టిన బైక్

యలమంచిలి రూరల్: మండలంలోని రేగుపాలెం హైవే కూడలి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ కూడలి వద్ద 16వ నంబర్ హైవే నుంచి పాత జాతీయ రహదారి వైపునకు గ్రావెల్ లారీ మలుపు తిరుగుతుండగా ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం మీద వస్తున్న ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. యలమంచిలి రూరల్ పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు శాపం



టైరు కోతకు గురై నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు, ప్రయాణికులు (ఇన్‌సెట్) కోతకు గురైన బస్సు టైరు

- బీఎన్ రోడ్డులో గోతిలో పడి నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు
- టైరు కోతకు గురవడంతో ప్రమాదం



ప్రమాదానికి కారణమైన భారీ గొయ్యి

రోలుగుంట : బీఎన్ రోడ్డులో నర్సీపట్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వస్తున్న ఆర్టీసీ బస్ స్థానిక మండల కార్యాలయం కూడలి వద్ద ప్రమాదకరంగా ఉన్న గోతిలో పడి కోతకు గురై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నంకు చెందిన ఏపీ31జెడ్ 0318 నంబర్ గల నర్సీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ బస్ బుధవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో నర్సీపట్నం నుంచి చోడవరం సుమారు 51 మంది ప్రయాణికులతో వస్తోంది. మార్గమధ్యంలో రోలుగుంట మండల కార్యాలయం వద్ద ప్రమాదకరంగా ఉన్న గోతుల్లో పడి దీని వెనుక చక్రం టైరు కోతకు గురై పంక్చర్ అవడంతో బస్ నిలిచిపోయింది. గోతిలో పడి టైరు పంక్చర్ అయినపుడు బస్ ఒక్కసారిగా అదుపు తప్పి ఒక పక్క వాలిపోయింది. దీంతో ప్రయాణికులు ముందుసీట్లకు గుద్దుకున్నారు. డ్రైవర్ ఎం.ఆర్.బాబు చాకచక్యంగా బస్‌ను కంట్రోలు చేశారు. ఈ విషయాన్ని డ్రైవర్, కండక్టర్ లక్ష్మి డిపోకి మెసేజ్ చేశారు. బస్‌లోని ప్రయాణికులను కిందికి దించి అరగంట తరువాత మరో బస్సు ఎక్కించారు. ప్రమాదకరమైన గోతుల వల్లే ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా రహదారిని బాగు చేయించి, ప్రమాదాలు నివారించాలని కోరారు.

కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్



దేవరాపల్లిలో గంజాయితో పట్టుబడిన నిందితులతో ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావు, తదితరులు

దేవరాపల్లి: కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని దేవరాపల్లిలో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడకు చెందిన బొడ్డపాటి తేజ కిరణ్, పూలపా కాశీ కిరణ్ దత్త సాయి, చెవ్వాకుల రేణుక కారులో పెదబయలు మండలం జామిగూడ గ్రామానికి ఆనుకొని ఉన్న ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో 21 కేజీలు గంజాయి కొనుగోలు చేశారు. పినకోట వయా దేవరాపల్లి మీదుగా కాకినాడకు గంజాయి తరలించేందుకు కారులో పయనమయ్యారు. గంజాయి తరలిస్తున్నట్టు పక్కా సమాచారంతో బుధవారం ఎస్‌ఐ మల్లేశ్వరరావు, తన సిబ్బందితో కలిసి రైవాడ పంచాయతీ శివారు శ్రీరాంపురం వై జంక్షన్ వద్ద మాటు వేశారు. అటుగా వచ్చిన కారును తనిఖీ చేయగా 21 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు. కారు, సెల్‌ఫోన్, 2,600 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

మాకవరపాలెం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. రావికమతం మండలం కొత్తకోటకు చెందిన ఎం.శ్రీను(21) మరో వ్యక్తితో కలిసి బుధవారం బైక్‌పై విశాఖ వెళుతున్నాడు. మండలంలోని పెద్దిపాలెం సమీపంలో ఆటోను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో శ్రీను తలకు గాయాలవ్వడంతో 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మినీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం



అప్పారావు మృతదేహం

ఎస్.రాయవరం: మినీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుగొల్లు సమీప జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విభీషణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. పెనుగొల్లు శివారు సోమిదేవపల్లి గ్రామానికి చెందిన భీమరాజు అప్పారావు(46) జంక్షన్‌లో రోడ్డు దాటుతుండగా తుని వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మంచు ముసుగు



మైదానం మంచు ముసుగేసుకుంది. ఏజెన్సీని తలపిస్తూ దట్టంగా అలుముకున్న పొగ మంచుతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. కోటవురట్ల మండలంలో బుధవారం పొగమంచు దట్టంగా అలుముకుంది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు వీడకపోవడంతో విద్యార్థులు, రైతులు ఇబ్బంది పడ్డారు. కోటవురట్ల మెయిన్‌రోడ్డును దట్టంగా కమ్మేయడంతో ఎదుట వచ్చే వాహనాలు కనిపించక లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాల్సి వచ్చింది.
– కోటవురట్ల

క్లుప్తంగా

యోగా, జ్ఞాన, ధ్యానక్రియపై 11న పోటీలు

అనకాపల్లి: స్థానిక లక్ష్మీదేవిపేట థాట్స్ ఆఫ్ లివింగ్ ఆత్మయోగాశ్రమంలో ఈనెల 11న యోగా, జ్ఞాన, ధ్యానక్రియ అనే అంశంపై మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకూ పోటీలు నిర్వహిస్తున్నట్లు సద్గురు రాజర్షి ఆత్మానందస్వామి వ్యవస్థాపకులు పడాల అప్పారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద సరస్వతిస్వామి, విశాఖ ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సుందరరాజన్ పెరుమాళ్, విశాఖ హఠయోగి యోగా గురువు మహామండలేశ్వరి, గాయిత్రీమాత పీఠాధిపతి గాయత్రీ మాతాజీ విచ్చేయనున్నట్లు తెలిపారు.

పాదయాత్రగా అమ్మవారి దర్శనానికి

కశింకోట : విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మ వారిని దర్శించుకోవడానికి మహారాష్ట్రలోని నాగపూర్ వాసులు చేపట్టిన పాదయాత్ర బుధవారం కశింకోటకు చేరింది. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలతో పాటు ఏడుగురు కాషాయి జెండాలు చేతబూని పాదయాత్రగా చేరారు. ఇప్పటికి 45 రోజులు పాదయాత్ర చేశామని, విజయవాడకు పాదయాత్రగా చేరి అమ్మ వారిని దర్శించుకోనున్నట్లు వారు తెలిపారు.

బీజేపీ విజయోత్సవం



విజయోత్సవం నిర్వహిస్తున్న స్థానిక పార్టీ నాయకులు

అనకాపల్లి: హర్యానా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందడం అభినందనీయమని ఆ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ బొడ్డేడ నాగేశ్వరరావు అన్నారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద విజయోత్సవ ఉత్సవం నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై ఉన్న నమ్మకంతో అక్కడి ప్రజలు పట్టం కట్టారని, మోదీ నిరంతరం దేశాభివృద్ధి, రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వి.రమేష్, కొణతాల అప్పలరాజు, ఒ.నాగమణి, జి.స్వరూప్, గొంతిన భక్తసాయిరాం, నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

బెల్లం ధరలు



అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు బుధవారం 323 బెల్లం దిమ్మలు వచ్చాయి.

దిమ్మల రకం	కనిష్ట ధర	గరిష్ట ధర
మొదటి రకం	4,600	5,560
రెండో రకం	3,700	4,300
మూడోరకం	3,200	3,360

అనకాపల్లి సినిమాలు

దేవర	: రాజా
రామనగర్ బన్నీ	: సత్యనారాయణ స్క్రీన్-1
సెలబ్రిటీ	: సత్యనారాయణ స్క్రీన్-2
వెట్టయాన్	: పరిసాయి
వెట్టయాన్	: షిర్డిసాయి
దక్షిణ	: వెంకటేశ్వర
మత్తు వదలరా-2	: శ్రీసత్య
స్వాగ్	: రామచంద్ర

రక్త నిల్వలు

అనకాపల్లి : జిల్లా ఎన్టీఆర్ వైద్యాలయ రక్తనిధి కేంద్రంలో 63 యూనిట్ల రక్తం నిల్వ ఉంది. ఏ పాజిటివ్-9 యూనిట్లు, బీ పాజిటివ్-27 యూనిట్లు, ఓ పాజిటివ్-24 యూనిట్లు, ఏబీ పాటిజివ్-2 యూనిట్లు శుద్ధి చేసిన రక్తం నిల్వ ఉంది. అవసరమైన వారు వైద్యాలయం బ్లడ్‌బ్యాంకు టెక్నీషియన్ యు.లోకేష్ (9703619706) నంబరులో సంప్రదించవచ్చు.

గ్యాస్ సమాచారం

అనకాపల్లి: ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా బుధవారం 466 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. గతంలో బుక్ చేసుకున్న వారిలో 397 మందికి సిలిండర్లు సరఫరా చేశారు. వివరాలకు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ (08924223595)ని సంప్రదించవచ్చు.

బియ్యంతో సరి..

- కోటా పంపిణీలో ప్రజలకు ప్రభుత్వం మొండిచేయి
- పండగ పూటైనా పూర్తి సరకులు ఇవ్వాలని కార్డుదారుల వేడుకోలు



కశింకోటలో పంపిణీ చేస్తున్న కోటా బియ్యం



నిత్యావసర సరకుల పంపిణీ వాహనం

కశింకోట : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీ కోటా దాదాపుగా బియ్యానికే పరిమితమవుతోంది. ఇతర సరకులు అందివ్వడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పంచదార ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అది కూడా మొదట ఇవ్వలేదు. ప్రస్తుతం పంచదార ఇస్తున్నప్పటికీ అది కూడా అరకొరగానే అందిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఎన్నికల్లో కంది పప్పు, గోధుమ పిండి, పోషక విలువలు కలిగిన రాగి పిండి వగైరా అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలుగా బియ్యం, గత కోటా నుంచి అరకొరగా పంచదార అందిస్తున్నారు. మిగిలిన సరకులు అందివ్వడం లేదు. కనీసం నిత్యావసర సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలోనైనా కొటాపై పేదలకు తక్కువ ధరకు కందిపప్పు, ఇతర సరకులు ప్రభుత్వం సరఫరా చేయకపోవడం పట్ల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో సుమారు 40 వేల బియ్యం కోటా కార్డులున్నాయి. వీటిపై మనిషి ఒక్కంటికి నెలకు 5 కిలోల వంతున బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నాలుగు నెలలుగా ఉచిత బియ్యం అందిస్తున్నప్పటికీ పంచదార మాత్రం గత నెల నుంచి అరకొరగా ఇస్తున్నారు. అదీ అందరికీ అందడం లేదు. మొదట్లో కోటా తీసుకున్న వారికి ఇంకా పంచదార రాలేదని, చివర తీసుకున్న వారికి పంచదార సరిపడగా రాలేదని అయిపోయిందని ఇవ్వడం లేదు. దీన్ని కార్డుపై అర్ధ కిలో రూ.17కు ఇస్తున్నారు. అది కూడా సక్రమంగా అందడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ నెలలో దసరా పండగను ప్రజలు ఆనందోత్సాహాలతో అత్యధికంగా చేసుకుంటారు. అంతటి ప్రాధాన్యం ఉన్న పండగను పేదలు చేసుకోవడానికి కనీసం కందిపప్పు, గోధుమ పిండి, బెల్లం, ఆయిల్ వంటి నిత్యావసర సరకులు అందివ్వకపోవడం శోచనీయమంటున్నారు. కనీసం దసరా పండగకైనా సరకులు అందిస్తారని ఆశించిన వారు నిరాశ చెందుతున్నారు. నిత్యావసర సరకులు ఆకాశాన్నంటిన నేపథ్యంలో రాయితీపై అందివ్వాలని, ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అన్ని సరకులు ఇవ్వాలి..



కోటా కార్డుపై ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. కందిపప్పు, గోధుమ పిండి వగైరా ఇవ్వడం లేదు. దసరా పండగ నేపథ్యంలో పూర్తిగా కోటా ఇవ్వాలి. బయట ధరలు మండిపోతున్న తరుణంలో ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు ప్రయత్నించాలి. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– ఆకుల రమణమ్మ, కశింకోట

బయట కొనలేకపోతున్నాం..



ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో వీటిని బహిరంగ మార్కెట్‌లో కొనుకోలు చేయడం భారంగా మారింది. కనీసం దసరా సందర్భంగానైనా బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, గోధుమ పిండి, బెల్లం, నూనె వగైరా వస్తువులు కూడా రాయితీపై అందివ్వాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బియ్యం, పంచదారతో పాటు ఇతర నిత్యావసర సరకులను కోటాపై అందివ్వాలి.

– ఏనుగుల రమణమ్మ, కశింకోట

తెగుళ్లు, పురుగుల ఉధృతి పట్ల అప్రమత్తం



వరి పొలాలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ రమణమూర్తి

తుమ్మపాల : వరి పొలంలో తెగుళ్లు, పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందని, నివారణకు హెక్సాకొనజోల్ అనే మందును రెండు మిల్లీలీటర్ల నీటికి, ఎసిఫేట్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని చెరకు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమణమూర్తి అన్నారు. మండలంలో తుమ్మపాల, గవరపాలెంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేసి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ఆర్జీల్-2537లో ఆకు ముడత, పొడ తెగులు ఉందని, బీపీటీ-5204, ఆకు ముడత నివారణకు క్లోరిపైరిపాస్ స్ప్రే చేయాలన్నారు. బీపీటీ-5204 రకంలో దోమ ఉధృతికి లీటర్ నీటికి 2జి ఎసిపెట్ పిచికారీ చేయాలన్నారు. వరిలో ఎకరానికి 25 కేజీల యూరియా, 15 కేజీల పొటాష్ వేయాలన్నారు. బ్యాక్టీరియా ఎండు తెగుళ్లకి (పండా ఆకు) తెగులు నివారణకు ప్లాంటోమైసిన్ 100 గ్రాములు, పొటాష్ వేసుకోవాలని సూచించారు. వ్యవసాయ సహాయ సంచాలకులు రామారావు మాట్లాడుతూ ప్రతి రైతు వరి పంటకు తప్పనిసరిగా ఈ-పంట నమోదు చేసుకోవాలని, దీని వలన రైతులకు పంట నష్ట పరిహారం, బ్యాంకులో రుణాలు, ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మడానికి కూడా ఈ- పంట నమోదు ఉపయోగపడుతుందన్నారు. మండల వ్యవసాయ అధికారి బి.బి.రంగాచారి మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు కావలసిన యూరియా అన్నపూర్ణ బ్యాంకులో అందుబాటులో ఉందని, రైతులందరూ వినియోగించుకోవాలన్నారు. ఏపీఎంఐపీ రంజిత మాట్లాడుతూ రైతులకు 50 శాతం సబ్సిడీపై స్పింకర్లు, డ్రిప్పు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి ఎం.శ్రీనివాసరావు, ఆత్మ ఏటీఎం పి.రామకృష్ణ, జానకి, గ్రామ వ్యవసాయ సహాయకులు లలిత, రైతు సంఘం నాయకులు పీల విశ్వేశ్వరరావు, పీలా తాతినాయుడు, వేగి వెంకట కన్నప్పారావు, పేల బంగారయ్య, చదరం రామరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సాగుపై శ్రద్ధ తప్పనిసరి



రైతులతో మాట్లాడుతున్న మండల వ్యవసాయ అధికారి స్వప్న

కశింకోట : వరి పొలాల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎం. స్వప్న కోరారు. కశింకోట, అచ్చెర్ల గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ పొలాలపై ఆశించిన ఆకుముడత, పొడ తెగుళ్ల నివారణకు క్రిమి సంహారక మందులు జల్లాలని, ఎరువులు తగిన మోతాదులో వాడాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం ద్వారా అందించనున్న పథకాల గురించి వివరించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పెంటకోట శ్రీనివాసరావు, మాజీ ఉప సర్పంచ్ నడిపల్లి సన్యాసిరావు, కోదండ రామస్వామి ఆలయ మాజీ చైర్మన్ శిష్టి అప్పారావు, రైతులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల సభ్యత్వ నమోదు



కార్మికులతో మాట్లాడుతున్న అనకాపల్లి సహాయ కార్మిక అధికారి కూడ బాలకృష్ణ

అనకాపల్లి : అసంఘటిత రంగ కార్మికులు అందరూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి, కేంద్ర ప్రభుత్వ ఈ శ్రామ్ పోర్టల్‌లో సభ్యత్వ నమోదు చేసుకోవాలని అనకాపల్లి సహాయ కార్మిక అధికారి కూడ బాలకృష్ణ అన్నారు. మండలంలో బవులవాడ, డ్రిల్స్ కాలనీలో ఏఐఎఫ్‌టీయూ (న్యూ) యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కొత్తగా 43 మంది కార్మికులకు సభ్యత్వాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి మండల పరిధితో నేటి వరకూ 6 వేల మంది సంక్షేమ మండలిలో పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. సభ్యత్వం నమోదు చేసుకున్న కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయన్నారు. ప్రసూతి, వివాహ కానుక, సహజ మరణం, ప్రమాదవశాత్తు మరణాలకు బీమా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కోన మోహన్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

తపాలా వారోత్సవాల్లో భాగంగా ఒక రోజు ఆధార్ కేంద్రం

అనకాపల్లి : తపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాలుగు కేంద్రాల్లో ఒకరోజు ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు అనకాపల్లి తపాలా శాఖ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సంజయ్‌కుమార్ పాండా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తపాలా శాఖ డివిజన్ పరిధిలో పట్టణంలో నిదానందొడ్డి తపాలా కార్యాలయం, కృష్ణాబజార్ కార్యాలయం, చింతపల్లి తపాలా కార్యాలయం, పాడేరు తపాలా కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి 5 గంటల వరకూ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. వారోత్సవాల్లో భాగంగా ఈనెల 11వ తేదీ వరకూ పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆధార్ కేంద్రాల్లో పేరు, చిరునామా, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ వంటి సేవలు ఉంటాయన్నారు.

నమూనా పరీక్షలో విద్యార్థుల సత్తా



నమూనా పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులు

కశింకోట : జాతీయ ప్రతిభ ఉపకార వేతనం (ఎన్‌ఎంఎంఎస్) కోసం జిల్లా స్థాయిలో నిర్వహించిన నమూనా పరీక్షలో 15 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు కైవసం చేసుకున్నారు. కశింకోటలో స్పందించే హృదయం సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఎంఎంఎస్ పరీక్ష కోసం దసరా సెలవుల్లో 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా బుధవారం నమూనా పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. అనంతరం సంస్థ కోశాధికారి డి.నూకేష్ మాట్లాడుతూ విద్యార్థులకు గణితంలో విశ్లేషణ, తార్కిక భావనలు పెంపొందించడానికి శిక్షణ ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ ఆచంట నాగేశ్వరరావు, శిక్షకులు కొణతాల సోమశేఖర్, ఎస్.రమేష్, ఎంవై రాము పాల్గొన్నారు.

ఆకట్టుకున్న జై పాతాళభైరవి నాటకం



ఆకట్టుకున్న నాటకంలోని ఒక సన్నివేశం



గీతాలు ఆలపిస్తున్న కళాకారిణులు

అనకాపల్లి : దసరా నవరాత్రుల్లో భాగంగా స్థానిక గవరపాలెం నిదానందొడ్డి కామాక్షి అమ్మవారి ఆలయం వద్ద బుధవారం రాత్రి జై పాతాళ భైరవి నాటకం ప్రదర్శించారు. సురభి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రత్యేక అలంకరణతో ప్రదర్శించబడిన ఈ నాటకం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కామాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కోటిపల్లి శ్రీను, ఉపాధ్యక్షుడు శొంఠ్యాణ సతీష్, కోశాధికారి ధవలేశ్వరం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనంలో నాగజెర్రి



ఓలా ఎలక్ట్రికల్ బైక్‌లో నుంచి నాగజెర్రిని బయటికి తీస్తున్న రాము

అనకాపల్లి : స్థానిక న్యూకాలనీ శ్రీనివాస అపార్టుమెంట్‌లో ఓలా ఎలక్ట్రికల్ బైక్‌లో బుధవారం రాత్రి నాగజెర్రి చేరి బుసలు కొట్టడంతో బైక్ యజమాని సుమిత్ భయపడ్డారు. మండలంలో కొత్తూరు పంచాయతీ పాముల కాలనీలో పాములు పట్టుకునే రాముకు తెలియజేయడంతో అతను వచ్చి పామును పట్టుకుని వెళ్లిపోయాడు. దీనిపై సుమిత్ మాట్లాడుతూ రహదారిలో ఇరువైపులా చెత్తాచెదారం పెరిగిపోవడం, డ్రైనేజీలో పూడిక తీతపనులు చేయకపోవడం, వీధుల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోయి పాములకు నిలయంగా మారినట్లు తెలిపారు.

శక్తి స్వరూపిణి పాహిమాం

- ఏడో రోజు అమ్మవారి దేవాలయాల్లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు



భద్రకాళీదేవి అలంకరణలో కన్యకాపరమేశ్వరి అమ్మవారు



పురవీధుల గుండా ఊరేగిస్తున్న సతకంపట్టు కనకదుర్గమ్మ వారి రథం



కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సామూహిక పూజలు



కశింకోట శివాలయంలో సరస్వతీ దేవి అలంకారంలో సర్వమంగళాంబ



కశింకోటలో సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు



వేల్పులవీధి కాశీవిశ్వేశ్వర పందిరి వద్ద సరస్వతీదేవి అలంకరణలో కనకదుర్గమ్మవారు



సతకంపట్టు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తున్న కాండ్రేగుల నాయుడు

అనకాపల్లి: దసరా ఉత్సవాల్లో ఏడో రోజైన బుధవారం ఘనంగా పూజలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి అమ్మవారి దేవాలయాలు, మండపాలు దేవీ నామస్మరణతో మార్మోగాయి. మహిళలు, భవానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమపూజలు చేపట్టారు.

నూకాంబిక అమ్మవారి బాలాలయంలో విశేష పూజలు..

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, అనకాపల్లి నూకాంబిక అమ్మవారి బాలాలయంలో గణపతిపూజ, కుంకుమపూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సరస్వతీ దేవి అలంకరణలో పూజించారు. సాయంత్రం 6 గంటలకు విద్యార్థులకు సరస్వతీ పూజలు చేసి, పుస్తకాలు పంపిణీ చేశారు. కాండ్రేగుల నూకప్పారావు పరదేశమ్మ, కాండ్రేగుల నాయుడు భాగ్యశ్రీ దంపతుల ఆర్థిక సహాయంలో 1000 మంది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.

సరస్వతీదేవిగా సతకంపట్టు కనకదుర్గమ్మ..

స్థానిక గవరపాలెం సతకంపట్టు కనకదుర్గమ్మ వారు మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు భోగారపు వెంకటరమణ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు, హోమాలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద అర్చకులు విద్యార్థులకు సరస్వతీ పూజలు చేసి, పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ దంపతుల ఆర్థిక సాయంతో భవానీ మాలధారణ భక్తులకు మధ్యాహ్నం అన్నసమారాధన జరిపారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తి రథయాత్రను పట్టణంలో పురవీధులు గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు పీవీ రమణ, ఆలయ శాశ్వత చైర్మన్ కాండ్రేగుల నాయుడు, ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరహా నూకరాజు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

భద్రకాళీదేవిగా గౌరీపంచాయతన అమ్మవారు..

గవరపాలెం గౌరీపంచాయతన దేవాలయంలో గౌరీదేవి భద్రకాళీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు అంపోలు రాంప్రసాద్ శర్మ, కోట శ్రీకర్ శర్మ, అంపోలు గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి సామూహిక కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ మహిళలచే సామూహిక సహస్ర నామ పూజ, వివిధ రకాల ఫలాలతో అర్చన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కర్రి సన్యాసి నాయుడు, కార్యదర్శి బొడ్డేడ రామ సత్యనారాయణ, కోశాధికారి శరగడం జగదీష్, సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.

వ్యాఘ్రవాహినీదేవి అవతారంలో కామాక్షిదేవి..

స్థానిక నిదానందొడ్డిలోని కామాక్షమ్మ ఆలయంలో కామాక్షిదేవి అమ్మవారు భక్తులకు వ్యాఘ్రవాహినీదేవిగా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కోటిపల్లి శ్రీను, కమిటీ ఉపాధ్యక్షుడు శొంఠ్యాణ సతీష్, కోశాధికారి ధవలేశ్వరం లక్ష్మణరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళిదేవి అవతారంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారు..

స్థానిక మెయిన్‌రోడ్డు కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు భద్రకాళిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం బేడా సేవ, శ్రీచక్ర అభిషేకాలు, నక్షత్ర హారతి, గోపూజ వంటి కార్యక్రమాలు చేపట్టారు. పీలా పద్మ ఆధ్వర్యంలో అన్నమాచార్య అమృతవర్షిణి బృందంచే కోలాట నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్ఠత జయంతి ఉత్సవ చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ గ్రంధి శేషుకుమార్, ఆలయ అధ్యక్షుడు బిళ్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సత్యనారాయణపురంలో..

మండలంలో సత్యనారాయణపురం గ్రామంలో కనకదుర్గ అమ్మవారి కొండపైన కనకదుర్గ అమ్మవారు భక్తులకు సరస్వతీదేవిగా (మూలా నక్షత్రం) దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి ధర్మాచార్యులు ఆధ్వర్యంలో తెల్లవారు జాము నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, హోమం, కుంకుమ పూజలు చేపట్టారు. మధ్యాహ్నం 1500 మంది భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు యడ్ల త్రినాథ్‌రావు, ఆలయ ధర్మకర్త బోయిన రమణాజీ, చైర్మన్ మేడిశెట్టి రామసత్యనారాయణ, ఉత్సవ కమిటీ చైర్మన్ కోటిపల్లి వెంకట రమణ కిషోర్, గౌరవాధ్యక్షుడు పలకా సత్యనారాయణ, అన్నదానం ట్రస్ట్ చైర్మన్ దుడ్డు శ్రీనివాసరావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో వేల్పులవీధి కాశీవిశ్వేశ్వర స్వామి (గణదుర్గ ఫ్రెండ్స్ యూత్) ఆలయం వద్ద పందిరిలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మవారు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్ని అమ్మవారిని దర్శించుకున్నారు

ఘనంగా ఘటాల ఊరేగింపు..



అమ్మవారి ఘటాలను ఊరేగిస్తున్న భవానీ భక్తులు

తుమ్మపాల : జీవీఎంసీ విలీన గ్రామం కొత్తూరు నర్సింగరావుపేట మోదకొండమ్మ గుడి వద్ద శ్రీదుర్గాదేవి అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పులు, వాయిద్యాలు, డీజే సౌండ్‌తో భారీ ఎత్తున భవానీలు పీఠం నుంచి గ్రామ పురవీధుల్లో ఘటాల ఊరేగింపు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు కసిరెడ్డి సత్యనారాయణ, పీఠం గురుస్వామి మోహన్, సీహెచ్ రమణ, భవానీ భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

తాళ్లపాలెంలో..



తాళ్లపాలెంలో భరత్‌కుమార్‌కు జ్ఞాపిక అందజేస్తున్న దృశ్యం

కశింకోట : మండలంలోని తాళ్లపాలెంలో ఉన్న దుర్గాలమ్మ పేటలో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ తరపున భరత్‌కుమార్‌కు జ్ఞాపిక అందజేసి సత్కరించారు. అనంతరం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, పార్టీ మండల సచివాలయ కన్వీనర్ కలగా గున్నయ్యనాయుడు, ఎంపీటీసీ సభ్యులు అద్దంకి సతీష్, లగిశెట్టి భవానీ, పార్టీ నాయకులు ఇందలి ముసిలినాయుడు, లగిశెట్టి గణేష్, చిన్ని జనార్దన్, చిన్ని రాజీవ్, కె.గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సరస్వతీదేవిగా దుర్గమ్మ..

జాతీయ రహదారి వద్ద ఉన్న కనకదుర్గ ఆలయంలో అమ్మ వారు బుధవారం సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే శివాలయంలో కూడా సర్వమంగళాంబను సరస్వతీదేవిగా అలంకరించి అర్చకులు వి.చిదంబరం, వి. కృష్ణ సహస్రనామార్చన చేసి కుంకుమతో అర్చించారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.